www.prajasakti.com

ప్రజాశక్తి

శనివారం 26 ఆగస్టు 2023

5

కాకినాడ



యువజనోత్సవాల్లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి-గండేపల్లి

సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు జిల్లా యువజన సంక్షేమ శాఖ నిర్వహించిన పోటీల్లో సాంస్కతిక విభాగం లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాకినాడ సత్ కళావాహినిలో నిర్వహించిన యువజనోత్సవాల సాంస్కతిక విభాగంలో తమ విద్యార్థులు పావని గాయత్రి (ఉపన్యాసం) ప్రథమ బహుమతి, దేవీ తేజస్వి (జానపద నృత్యం)లో ద్వితీయ స్థానం పొందారని తెలిపారు. విజేతలకు యువజన సంక్షేమ శాఖ జ్ఞాపిక ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించినట్టు తెలిపారు.విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్.సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి విజేతలకు అభినందనలు తెలిపారు.

బక్క చిక్కిన పశు సంక్షేమం

- పాడి పరిశ్రమకు ప్రోత్సాహం కరువు
- రాయితీ పథకాలకు మంగళం
- ఆందోళనలో పాడి రైతులు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

పశు సంపద అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా పశు సేవల్ని అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో పశు సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో విస్మరిస్తున్నట్లు కనిపిస్తుంది. కాకినాడ జిల్లాలో 76,502 ఆవులు, 2,82,273 గేదెలు, 1,01,870 గొర్రెలు, 1,41,229 మేకలు ఉన్నాయి. ప్రభుత్వ తీరుతో గతంతో పోల్చుకుంటే జిల్లాలో పాడి పరిశ్రమ గణనీయంగా తగ్గిపోయింది. పాడి పరిశ్రమను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం గతంలో అమలు చేసిన వివిధ పథకాలు ఒక్కొక్కటి తగ్గిస్తూ పోతుండడంతో పశు సంక్షేమం బక్క చిక్కి పోతుంది.



చతికిలపడిన పథకాలు

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తోందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమలు చేసిన గోకులం పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. ఈ పథకంలో భాగంగా షెడ్లు నిర్మించుకున్న పలువురు రైతులకు బిల్లులు నిలిపివేసింది. పశునష్టపరిహారంపై నిర్లక్ష్యం వహిస్తోంది. రెండేళ్లుగా ఈ పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండేళ్ల కాలంలో వివిధ ప్రమాదాల్లో మృత్యువాత పడిన గేదెలు, మేకలు, గొర్రెలకు నష్టపరిహారంగా ఇంకా రూ.4 కోట్లకు పైగా పరిహారం అందాల్సి ఉందని రైతులు తెలిపారు.

పశుబీమా పథకంలో మార్పులు తీసుకొచ్చేందుకు తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఊరూరా పశుగ్రాసం పథకాన్ని నిలిపివేయడంతో రైతులపై ఆదనపు భారం పడుతోంది. అప్పట్లో ఎకరా కౌలు భూమికి రూ.25 వేలతో పాటు పచ్చగడ్డి పెంచుకోవడానికి, ఎరువులకు మరో రూ.20 వేలు ఇచ్చేవారు. గతంలో కిలో రూ.2 చొప్పున పాతర్ల గడ్డి పంపిణీ చేసేవారు. గతంలో రాయితీపై పాతర్ల గడ్డి పంపిణీ చేసేవారు. ఇప్పుడు అమలు చేయడం లేదు. మరోవైపు రైతు భరోసా కేంద్రాల ద్వారా వైద్య సేవలు నామమాత్రంగానే అందుతున్నాయి.

పూర్తిస్థాయిలో మందులు ఉంచడం లేదు. 108 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా 10 నుంచి 15 రకాలు మాత్రమే ఉంటున్నాయి. దీంతో పశు వైద్యం ఆర్‌బికెల్లో గగనంగా మారింది. ప్రైవేట్ పశు వైద్యుల వద్ద చేయించుకుంటుండడం వల్ల పాడి రైతులపై అదనపు భారం పడుతోంది.



పాడి రైతుల అభివృద్ధికి కృషి

గ్రామాల్లోని పశువైద్య సహాయకులను నియమించడంతో వారు రైతులకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. 60 శాతం రాయితీపై సమీకృత పశు దాణాను ఇస్తున్నాం. 75 శాతం రాయితీపై గడ్డి విత్తనాలను, రాయితీపై గడ్డి కోత యంత్రాలను అందిస్తున్నాం. పశు నష్ట పరిహారం సొమ్ము త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

- సూర్యప్రకాశరావు, పశుసంవర్ధక శాఖ జెడి.



పాడి రైతుల సంక్షేమాన్ని విస్మరించారు

గతంలో పాడి రైతుల కోసం, పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలయ్యేవి. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలు మూలకు చేరాయి. దీంతో రైతులు పశువులను పోషించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం నిలిపివేసిన పథకాలను పునరుద్ధరిస్తే బాగుంటుంది.

- పైలా రామకృష్ణ, పాడి రైతు, బిబి.పట్నం, రౌతులపూడి మండలం.

ఇంద్రపాలెం పోలీసుల దాష్టీకం

యువకుని మూడు వారాలుగా నిర్బంధించి చిత్రహింస

ప్రజాశక్తి-కాకినాడ రూరల్

ఒక కేసులో మూడు వారాలుగా తూరంగికి చెందిన ఒక యువకుడిని ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి హింసిస్తున్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామానికి చెందిన సన్నిబోయిన ప్రసాద్‌ను ఒక కేసులో మూడు వారాలుగా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఒక అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేయాలని ఒత్తిడి చేసినా ప్రసాద్ ఒప్పుకోకపోవడంతో పోలీసులు శుక్రవారం పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చావగొడుతున్నారని ప్రసాదు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కుమారుడిని పోలీసులు చంపేస్తారని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా తన కుమారుని మూడు వారాలుగా నిర్బంధించి, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ తీవ్రంగా కొట్టడంతో ప్రసాద్ తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పి దృష్టికి తీసుకెళ్లడంతో గత మూడు వారాలుగా కేసు నమోదు చేయని పోలీసులు హడావిడిగా ఇప్పటికి ఇప్పుడు కేసు నమోదు చేసే పనిలో ఉన్నారని తెలిపారు. ఈ విషయమై ఎస్పి కార్యాలయం వద్ద ఆందోళన చేయడానికి ప్రసాద్ తల్లిదండ్రులు, బంధువులు సిద్ధమవుతున్నారు.



ధర్నా చేస్తున్న బాధితులు, సిపిఎం నాయకులు

పేదల ఇళ్లు కూల్చివేతపై సిపిఎం ధర్నా

ప్రజాశక్తి - కాకినాడ రూరల్

గంగనాపల్లిలో పేదల ఇళ్ల కూల్చివేతపై విచారణ చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్‌డిఒ ఎన్‌వివి.సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. గంగనాపల్లిలో 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లు కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని నినదించారు. అనంతరం ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, కాకినాడ రూరల్ కార్యదర్శి తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడారు. గంగనాపల్లిలో గ్రామ కంఠం భూమిని 1983లో పేదలకు పంచారన్నారు. 40 ఏళ్లుగా 36 పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. అధికార పార్టీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు కాగితాలు పుట్టించారన్నారు. ఎనిమిదిసార్లు పేదల పాకలను, ఇళ్లను కూల్చివేశారన్నారు. 1983లో పేదలకు పంచిన గ్రామకంఠం భూమి ఒక ప్రయివేటు వ్యక్తికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకోకుండా ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లే బుల్డోజర్లను, గూండాలను తీసుకుని వెళ్లి ఇళ్లను కూల్చడమే కాకుండా మహిళలను, అణగారిన వర్గాల వారిని కించపరుస్తూ మాట్లాడడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత పేదల ఇళ్లు కూల్చివేత, స్థలాల ఆక్రమణలు పెరిగాయన్నారు. ఇళ్లను కూల్చేసిన ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కాకినాడ ఆర్‌డిఒ ఎన్‌వివి. సత్యనారాయణకు వినతి పత్రంఅందించారు. ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చింతపల్లి అజయ్‌కుమార్, సిహెచ్.రమణి, టి.రాజా, మేడిశెట్టి వెంకటరమణ, చిట్టూరి విజయకుమార్, బాధితులు పంపన నాగేశ్వరరావు, పంపన సుబ్బారావు, సన్నపు చిన్నారావు, తిరుమలశెట్టి ప్రసాద్, పిల్లి సుధాకర్, సాధనాల రాజు, పులుపుకూరి సూర్యారావు, పంపన సుబ్బలక్ష్మి, వాసంశెట్టి వీరరాఘవులు, దుప్పలపూడి సత్యవతి, డి.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

నేడు తాళ్లరేవు సిహెచ్‌సిలో రక్తదాన శిబిరం

ప్రజాశక్తి- తాళ్లరేవు

తాళ్ళరేవు సిహెచ్‌సిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తాళ్లరేవు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చోడే శ్రీనివాస్ తెలిపారు. మదర్ థెరిసా జన్మదినోత్సవం సందర్భంగా తాళ్లరేవు సిహెచ్‌సిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి శిబిరం నిర్వహిస్తున్నట్లు, స్వచ్ఛందంగా రక్తదానం చేసే సేవాతత్పరులు ఈ శిబిరానికి విచ్చేసి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

చరిత్ర సృష్టించిన చంద్రయాన్-3

ప్రజాశక్తి-కాకినాడ రూరల్

ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చంద్రయాన్-3 చరిత్ర సృష్టించిందని ఇస్రో మాజీ ఉద్యోగి పి.అచ్యుత బాబు పేర్కొన్నారు. రమణయ్యపేట ఎపిఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రయాన్- 3 విజయోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం పంపిన చంద్రయాన్-2 విఫలం అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఇస్రో చంద్రయాన్-3ని ప్రయోగించి చారిత్రాత్మక విజయాన్ని సాధించిందన్నారు. ల్యాండర్ నుంచి రోవర్ వేరుపడి తన అన్వేషణను ప్రారంభించిందని అన్నారు. జెఎన్‌టియుకె ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రయాన్-3 విజయంతో అంతర్జాతీయ సాంకేతిక రంగంలో మన దేశం అగ్రగామిగా నిలిచిందన్నారు. గత 50 ఏళ్ల చరిత్రలో ఇదొక కీలకమైన మలుపు అని అన్నారు. దీనివల్ల మన దేశ ప్రతిష్ట మరింత ఇనుమడించిందన్నారు. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా మన దేశం చరిత్ర సృష్టించిందన్నారు. చంద్రుని నిర్మాణం, అక్కడి వాతావరణం, పరిమాణంపై చంద్రయాన్ - 3 పరిశోధించనుందని అన్నారు. ఈ అద్భుతమైన విజయం' ఇస్రో 'అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. సరైన ప్రణాళిక, దీర్ఘకాల విజయంతోనే ఇస్రోకు గొప్ప విజయాలు చేకూరాయన్నారు. వారి నిబద్ధత, నిరంతర కృషి ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ప్పొంగేలా చేశాయని అడ్డాల తెలిపారు. అనంతరం ఇస్రో సంస్థకు సేవలు అందించిన పి.అచ్యుత బాబు, ఎంఎన్.గజ్జాటేలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, ఎస్.శ్రీనగేష్, చింతపల్లి సుబ్బారావు, రామారావు, అడబాల సత్యనారాయణ, వరప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ స్మార్ట్‌సిటీకి అరుదైన గుర్తింపు

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

ఇండియన్ స్మార్ట్‌సిటీ అవార్డ్స్-2022లో కాకినాడ స్మార్ట్‌సిటీ దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలకు గాను కాకినాడ ఆకర్షణీయ నగరానికి ఈ గౌరవం దక్కింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కునాల్ కుమార్ శుక్రవారం ఢిల్లీలో ఈ అవార్డును ప్రకటించారు. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్‌సిటీలు ఉండగా ఈ అవార్డులకు 39 స్మార్ట్‌సిటీలు పోటీ పడ్డాయి 54 ప్రాజెక్టులను అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలకు గాను ఇండోర్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించగా, కాకినాడ స్మార్ట్‌సిటీ రెండో స్థానాన్ని సంపాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, తిరుపతి, అమరావతి, కాకినాడ స్మార్ట్‌సిటీలు ఉండగా ఎపి మొత్తం మీద కాకినాడకు మాత్రమే ఈ అవార్డు వచ్చింది. సెప్టెంబర్ 27వ తేదీన ఇండోర్‌లో జరగనున్న స్మార్ట్‌సిటీల సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును అందజేయనున్నారు. దేశంలోనే కాకినాడ స్మార్ట్‌సిటీ 2వ స్థానంలో నిలవడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బంది, ఇతర ఉద్యోగులను కాకినాడ స్మార్ట్‌సిటీ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్.నాగనరసింహారావు అభినందించారు. ఇంటింటికీ చెత్త సేకరణ, తడి, పొడి చెత్తసేకరణ, ఇతర పాలనా సంస్కరణలకు ఈ అవార్డు దక్కిందన్నారు. ఇది కాకినాడకు దక్కిన మంచి గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.

భూ సేకరణ, లే అవుట్ పనులపై దృష్టి సారించాలి

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలం ఇచ్చేందుకు అవసరమైన భూ సేకరణ, లేఔట్ పనులపై దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించి ఇంకా అవసరమైన భూసేకరణ, లేఔట్ లెవెలింగ్, ఫేజ్-1, ఫేజ్-2 లేఔట్ లో మౌలిక సదుపాయాల కల్పనపై కలెక్టరు కృతికా శుక్లా, జెసి ఇలాక్కియ, హౌసింగ్, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, డ్వామా తదితర శాఖల అధికారులతో నియోజకవర్గం, మండలావారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి పేదవానికి ఇంటి స్థలం కేటాయించే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన భూ సేకరణ లేఔట్ లెవెలింగ్ పనులను సకాలంలో పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఫేజ్-1, ఫేజ్-2 లేఔట్‌లో అంతర్గత రహదారులు, కల్వర్టులు, ఎలక్ట్రిఫికేషన్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సమన్వయ శాఖల అధికారులు సమిష్టిగా కృషిచేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ, పెద్దాపురం ఆర్‌డిఒలు ఎన్‌వివి.సత్యనారాయణ, జె.సీతారామరావు, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ శాఖల సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఇతర అధికారులు తదితరులు హాజరయ్యారు.



సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ కృతికా

ఎస్ఎఫ్ఐ సిటీ నూతన కమిటీ ఎన్నిక

ప్రజాశక్తి-కాకినాడ

విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కాకినాడ సిటీ నూతన కమిటీని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.రాము, ఎం.గంగా సూరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడలో ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా సంజయ్, కార్యదర్శిగా వాసు, ఉపాధ్యక్షునిగా సాహిత్, పావని, కృప, అభిషేక్, లావణ్య సహాయ కార్యదర్శులుగా శివ, చరణ్ తేజ, బాల, కమిటీ సభ్యులుగా పావని, అభిషేక్, ప్రశాంతి, చరణ్, తేజ, బాల, రాజేష్, లావణ్య, శివ, కృపా, సంజయ్, ఆదర్శ్, జయరాం, అభిషేక్ వాసు, శృతి, వంశీ, జయరాం, దినేష్ పావని, సాబీర్, గిరీష ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.రాము, ఎం.గంగాసూరిబాబు మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం, అందరికీ విద్యా, ఉపాధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న విద్యా, వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

కిటకిటలాడిన ఆలయాలు

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్

పట్టణంలోని నవదుర్గా సమేత దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, పంచారామ క్షేత్రమైన శ్రీ కుమార రామ భీమేశ్వర ఆలయం, అన్ని దేవి ఆలయాల్లో వరలక్ష్మీ వ్రత పూజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కనక విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వరలక్ష్మీ వ్రత పూజలను అత్యంత శాస్త్రవేత్తంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు వేలాదిగా తరలివచ్చిన మహిళలకు కనక విజయలక్ష్మి ఘనంగా హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు.

లయన్స్ ఆధ్వర్యాన సుగర్‌పై అవగాహన

ప్రజాశక్తి- తాళ్లరేవు

లయన్స్ క్లబ్ అధ్యక్షులు చోడే శ్రీనివాస్ ఆధ్వర్యంలో డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రాం డాక్టర్ జవహర్ స్వరూప్ ఆధ్వర్యాన శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. లయన్స్ క్లబ్ హాల్లో డయాబెటిక్ పేషెంట్స్, లయన్ మెంబర్స్, స్థానిక నాయకులు అడిగిన ప్రశ్నలకు వైద్యులు సందేహాలను నివృత్తి చేశారు. డయాబెటిక్‌పై జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు గురించి తెలిపారు.

రెండు కుటుంబాలకు శ్రీనివాస్ సహాయం

ప్రజాశక్తి -కరప

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రెండు కుటుంబాలకు రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ వి.శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందించారు. కరప గ్రామానికి చెందిన దున్నే సూరిబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులకు రూ.పది వేల చెక్కు అందించారు. గ్రామంలోని రామకంచరాజు నగర్‌కు చెందిన చెందిన అనసూరి భగవాన్ బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్దనే ఉండడంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దీంతో రూ.పది వేల చెక్కును అందజేశారు. అదే కాలనీకి చెందిన జనసేన పార్టీ నాయకులు సైనవరపు భవాని శంకర్ రూ.5000 వారి కుటుంబ సభ్యులకు అందచేసారు. ఈ కుటుంబ సభ్యుల పరిస్థితులు తెలిపిన వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించిన వి.శ్రీనివాస్, శంకర్‌కు సహాయం పొందిన కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు కృతజ్ఞతలు తెలియజేశారు.



అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులు

ధర్నాలపై నిషేధాన్ని ఎత్తి వేయాలి

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

నిరసనలు, ర్యాలీలను జగన్ ప్రభుత్వం నిషేధిస్తూ ఇచ్చిన జిఒ నెంబర్ ఒకటిని రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసిన తర్వాత కూడా కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముందు అనధికార నిషేధాన్ని కొనసాగిస్తున్నారని, తక్షణం కలక్టరేట్ వద్ద నిరసనలపై పోలీసుల నిర్బబందాన్ని ఎత్తివేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఆర్ఒ కూరపాటి శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. శుక్రవారం కచేరిపేటలోని లక్ష్మీదాస్ భవన్‌లో అఖిలపక్ష నాయకులందరూ సమావేశమై కాకినాడలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజకీయాలకతీతంగా ఎజెండాలు పక్కనపెట్టి కలిసి పోరాడాలని నిర్ణయించారు. ఇటీవల ఎస్‌పి ఎస్.సతీష్ కుమార్‌ను కలిసి అఖిలపక్షం నాయకుల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలపై పోలీసుల దూకుడు వైఖరిని వివరించామని, అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ కలుగజేసుకొని ప్రజాసమస్యలపై రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే హక్కుని కాపాడాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్ కృతికా శుక్లాను కలవాలని నిర్ణయించారు. ఈ అఖిలపక్ష సమావేశంలో సీనియర్ దళిత ఉద్యమ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజకుమార్, కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు జ్యోతి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కెఎస్.శ్రీనివాస్, ఈశ్వరరావు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఆదినారాయణ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వరరావు, ఎఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గుడాల సత్యనారాయణ, టిఎన్‌టియుసి నాయకులు రాజారావు, ఐఎఫ్‌టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ పాల్గొన్నారు.



పూజల్లో పాల్గొన్న ఎంఎల్ఎ చినరాజప్ప

భీమేశ్వరాలయంలో ఎంఎల్ఎ చినరాజప్ప పూజలు

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్

పంచారామ క్షేత్రమైన శ్రీకుమార రామ భీమేశ్వరాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో పెద్దాపురం ఎంఎల్ఎ నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజల్లో 500 పైబడి మహిళలు భక్తులు పాల్గొని వ్రత పూజలను ఆచరించారు. హరిహర క్షేత్రమైన శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం, అన్ని దేవి ఆలయాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో భీమేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మట్టపల్లి రమేష్ బాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, మున్సిపల్ కమిషనర్ జె.రామారావు పాల్గొన్నారు.

వైసిపి ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా సాంబమూర్తి

ప్రజాశక్తి -రౌతులపూడి

వైసిపి కాకినాడ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బలరాంపురం గ్రామానికి చెందిన అచ్చర్తి సాంబమూర్తి నియమితులయ్యారు. ఆయన్ని జడ్‌పిటిసి సభ్యులు గొల్లు లక్ష్మణమూర్తి, సొసైటీ అధ్యక్షులు భాస్కర్‌బాబు, వైసిపి మండల అధ్యక్షులు శ్రీను, డిసిసిబి డైరెక్టర్ మధు, సర్పంచులు, పార్టీ నాయకులు అభినందించారు.

27న యోగా సాధన దీక్ష

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

ఈ నెల 27వ తేదీన కాకినాడలోని స్థానిక బాలాజీ చెరువు సెంటర్‌లోని టిటిడి కల్యాణ మండపంలో సాయంత్రం 6 గంటలకు సుషుమ్న క్రియా యోగ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. మేనేజింగ్ ట్రస్టీ ఎస్.ప్రశాంతి, కార్యదర్శి ఎస్.శిరీష దేవి, డాక్టర్ జె.శృతి కీర్తి, కె.పద్మ శుక్రవారం స్థానికంగా హోటల్ జయా రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సుషుమ్న క్రియా యోగ దీక్ష కార్యక్రమానికి ప్రపంచ ప్రఖ్యాత గురువులు ఆత్మానందమయి అమ్మ హాజరై సంపూర్ణ ఆరోగ్య సాధనపై స్వయంగా అనుగ్రహిస్తారన్నారు. ఈ దీక్ష ఈ క్రియా యోగ సాధన వల్ల ఒత్తిడి తట్టుకునే శక్తి, మానసిక ప్రశాంతత, ఆరోగ్య జీవన విధానం, ఉత్సాహం, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఈ క్రియా యోగ దీక్షా కార్యక్రమానికి నగర ప్రజలతో పాటు అందరూ హాజరు కావాలని కోరారు. 108 యోగ జ్ఞాన ప్రక్రియలో క్రియా యోగ జ్ఞాన ప్రక్రియ చాలా ప్రత్యేకమైనదని, చాలా తేలికగా సాధన చేసుకున్న అవకాశం ఈ యోగా ధ్యానంలో ఉందన్నారు. ఈ సమావేశంలో జెఎస్ఎన్ మూర్తి, ఎ.రామచంద్ర, పి.సంజయ్, డి.రజనీకాంత్, ఎం.బాలకష్ణ పాల్గొన్నారు.

కార్టూ'నిజం'



ఈ మధ్యన అసలు వర్షాలకంటే..
ఈ వర్షాలు ఎక్కువైపోయాయిరా..!

నేరాలు ఘోరాలు

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ప్రజాశక్తి-ఆత్రేయపురం

మండలంలోని ర్యాలి గ్రామ శివారులో శుక్రవారం పేకాట శిబిరంపై ఎస్ఐ బివై.కిరణ్ కుమార్ దాడి చేశారు. పేకాడుతున్న ముగ్గురిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

బైండోవర్ ఉల్లంఘించడంతో రూ.80 వేల జరిమానా

ప్రజాశక్తి గోపాలపురం

నాటు సారా తయారుచేసిన విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవని దేవరపల్లి ఎస్ఇబి సిఐ డి.సుధ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని రేగులగుంట గ్రామానికి చెందిన ఇళ్ల నాగ వెంకట సతీష్‌ను గతంలో నాటు సారా కేసులో గోపాలపురం తహశీల్దారు వద్ద 110 సిఆర్‌పిసి ప్రకారం బైండోవర్ చేశారు. బైండోవర్ ఉల్లంఘించి తరువాత కూడా నేరం చేయగా అతడిని తహశీల్దారు వద్ద ప్రవేశపెట్టగా రూ.80 వేల జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు. జరిమానా సొత్తును గవర్నమెంట్ వారికి చలానా రూపంలో జమ చేసినట్లు చెప్పారు.


అరటి తోటను పరిశీలిస్తున్న సర్పంచ్, సొసైటీ అధ్యక్షుడు

కుటుంబ కలహాలతో అరటి తోట నరికివేత

ప్రజాశక్తి-పెరవలి

మండలం ఖండవల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న లంకమాలపల్లి గోదావరి లంకలో గురువారం మధ్యాహ్నం అరటి గెలలు వేసి ఒక నెలలో కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోట కుటుంబ కలహాలు కారణంగా నరికి వేశారు. అరటి తోటను శుక్రవారం సర్పంచ్ పులిదిండి నాగరాజు సొసైటీ అధ్యక్షులు కుసుమే సూరిబాబు సందర్శించారు. ఈ పంట భూమి చిన్నం సుబ్బలక్ష్మికి చెందినది. వీరి కుటుంబ తగాదాల కారణంగా పంట చేతికొచ్చిన అరటి తోట నరికి వేయడంతో ప్రస్తుతం కౌలు చేస్తున్న రైతులు పాలపర్తి సూరయ్య పాలపర్తి శ్రీను రోడ్డున పడ్డారు. సంవత్సర కాలంగా భారీగా రూ.6 లక్షల మేర పెట్టుబడి పెట్టామని వారు వాపోయారు. నాలుగు సంవత్సరాలుగా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నామన్నారు.జ ప్రస్తుతం శ్రావణమాసం మార్కెట్లో అరటిగెల ధర ఒక గెల రూ.300 నుంచి రూ.500 ధర పలుకుతుందన్నారు. ఒక నెలలో పంట చేతికి వచ్చే సమయానికి కుటుంబ తగాదాల కారణంగా తోటను నరికి వేసారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కుటుంబ సభ్యులతో కష్టపడి సంవత్సరం పొడవునా పెట్టుబడి పెట్టి పంట కోతకు వచ్చే సమయానికి దౌర్జన్యంగా మధ్యాహ్నం సమయంలో వచ్చి తోట నరికి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగు న్యాయం జరిపించాలని అధికారులు, నాయకులను వారు కోరారు.


సన్మానిస్తున్న సతీష్ రెడ్డి తదితరులు

ఆదిత్యకు నాక్ ఎ ప్లస్‌ప్లస్ గుర్తింపు

ప్రజాశక్తి-గండేపల్లి

సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు ఇటీవల వచ్చిన నాక్ ఎ ప్లస్ ప్లస్ గుర్తింపుతో మరింత బాధ్యత పెరిగిందని విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అన్నారు. కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విసి జివిఆర్.ప్రసాదరాజు, ఎపి సాంకేతిక ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాస రెడ్డిని దుశ్శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు అధిపతులు అధ్యాపకులు వైస్ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసరెడ్డికి అభినందనలు తెలిపారు.

ఉత్తమ సేవలపై డాక్టర్ శిరీషకు సత్కారం

ప్రజాశక్తి - తాళ్లరేవు

తాళ్లరేవు సిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ శిరీష ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికైన సందర్భంగా విశ్వజన కళామండలి, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్, కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆమెను శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు మాట్లాడుతూ అంబేద్కర్ అన్న విధంగా చదువు వల్లే ప్రతి మనిషికి ఈ దేశంలో గుర్తింపు వస్తుందని, ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ శిరీషకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు వాకపల్లి చిరంజీవి, పెయ్యల రమేష్, మాల మహానాడు అధ్యక్షులు రేవు శ్రీను, దాడి షణ్ముఖ రాజు, చెల్లి ఏసుదాసు, సుందరపల్లి సత్యనారాయణ, జక్కల చిన్నారి, రోళ్ల వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

మందుబాబుల ఆగడాలు

ప్రజాశక్తి-మండపేట

స్థానిక కలువపువ్వు సెంటర్లోని వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మందుబాబుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. రాత్రీ పగలు తేడా లేకుండా మెట్లమీద కూర్చుని వీరంగం వేస్తున్నారు. దీంతో వ్యాపారస్తులు, ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో వీరి ఆగడాలతో ఖాతాదారులు దుకాణాలకు రాకపోవడంతో వ్యాపారాలు సాగక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. అనేకమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు వపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పోలీసులు స్పందించి వారికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

అక్రమాలకు, మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చారు

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్


సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు

కాకినాడ నగరం ఎంతో ప్రశాంతతకు మారుపేరుగా ఉండేదని దాన్ని ఇప్పుడు వైసిపి ప్రభుత్వ హయాంలో అక్రమాలకు, మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చారని టిడిపి నగర నాయకులు ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో టిడిపి కాకినాడ నగర టిడిపి అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, బంగారు సత్యనారాయణ శుక్రవారం విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వంలో కాకినాడను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం నగరంలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం అధికారంలకి వచ్చిన వైసిపి ప్రభుత్వం అవగాహన లేమివల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎంఎల్‌ఎ ద్వారంపూడిని నగర ప్రజలు ఓడించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. కాకినాడ నగరంలో అవినీతి పెచ్చు మీరిందని, వైసిపి నాయకుడు సుంకర విద్యాసాగర్ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని తన కంట్రోల్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడన్నారు. జగన్నాధపురం బ్రిడ్జి, కొండయ్యపాలెం వంతెనలను టిడిపి హయాంలో చాలా వరకు పూర్తి చేశామని, ఈ నాలుగేళ్ల కాలంలో వైసిపి ప్రభుత్వం ఏమాత్రం పూర్తి చేయలేదన్నారు. నగరంలో వైసిపికి చెందిన రౌడీలు టిడిపి కార్యకర్తలపై దాడులు చేస్తూ వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రస్తుతం కాకినాడలో అవినీతి, అరాచకం, మాదకద్రవ్యాలు రాజ్యం ఏలుతోందన్నారు.

చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు


ప్రజాశక్తి - పెద్దాపురం

మాతృభాషా దినోత్సవం సందర్భంగా పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు చిల్డ్రన్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు బుద్దా శ్రీనివాస్ అన్నారు. చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్షులు కూనిరెడ్డి అరుణ అధ్యక్షతన శుక్రవారం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాతృభాష ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలు సబ్ జూనియర్స్ (4వ తరగతి వరకు), జూనియర్స్ (5, 6, 7 తరగతులు), సీనియర్(8, 9, 10 తరగతులు) విభాగాలుగా నిర్వహిస్తారన్నారు. ఈ పోటీల్లో ఆంగ్ల పదం లేకుండా తెలుగు భాష ఔన్నత్యంపై ఉపన్యాసం పోటీలు, పద్య పఠనం, తెలుగు కవులు, రచయితల వేషధారణ పోటీలు జరుగుతాయన్నారు. 27వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి యాసలపు సూర్యారావు భవనంలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి రొంగల అరుణ్ కుమార్, కోశాధికారి కూనిరెడ్డి రవికుమార్, మంజుల, రవి తదితరులు పాల్గొన్నారు.

వైసిపి జిల్లా కార్యదర్శిగా ప్రభాకరరావు

ప్రజాశక్తి-కాకినాడ రూరల్

వైసిపి జిల్లా కార్యదర్శిగా సర్పవరం గ్రామం ఉపసర్పంచ్, మాజీ ఎంపిటిసి సభ్యుడు పుల్ల ప్రభాకరావు నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయన గ్రామంలో నలుగురు ఎంపిటిసి సభ్యులను ఏకగ్రీవం చేయడంలో, గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, మచ్చలేని నాయకుడుగా మంచి గుర్తింపు ఉండటంతో అధిష్టానం గుర్తించి కార్యదర్శికి ఎంపిక చేసినట్లు సమాచారం. ఏ పార్టీలో ఉన్నా అంకితభావంతో పని చేయడంతో పాటు, ఆపార్టీకి న్యాయం చేయడమే నేడు జిల్లా కార్యదర్శిగా ఎంపికకు తార్కాణం. గ్రామస్థాయిలో మండలంలో తమకు ఉన్న పరిచయాలతో ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అభివృద్ధికి కృషి చేయడంపై జిల్లా కార్యదర్శిగా అర్హులని పలువురు నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనను పదవికి ఎంపిక చేసినందుకు పార్టీ అధినేత సిఎం జగన్మోహనరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు పుల్ల చందు, సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, వార్డు సభ్యులు వానపల్లి వీరబాబు, గంటసాల సతీష్, రాయుడు విజయ్‌కుమార్, పుల్ల స్వాములు, పుల్ల చక్రధర్, జోకా సత్తిబాబు, వాసంశెట్టి గోవిందు, కాకి సురేష్, శ్రీ భవనారాయణ స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ పుల్ల నారాయణరావు, పుల్ల శ్రీను, పుల్ల ధర్మరాజు, గంటసాల భద్రి తదితరులు ఆయనను అభినందించారు.


సమావేశంలో మాట్లాడుతున్న గిడుగు రుద్రరాజు

మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజుకు ఘన సన్మానం

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన మాజీ కేంద్రమంత్రి ఎంఎం.పళ్లంరాజును కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాట్ల వెంకట గాంధీ రాజు సారథ్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి, జనసేన, వైసిపిలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా ఎపిలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని తెలిపారు. పిసిసి సభ్యుడు ఆకుల వెంకటరమణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్మికులకు ఇఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం

మున్సిపల్ వాటర్ వర్క్స్ దగ్గర పనిచేస్తున్న టెక్నికల్ నాన్ టెక్నికల్ కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం స్థానిక గోదావరి నల్ల ఛానల్ వద్ద గోదావరి టెక్నికల్ నాన్ టెక్నికల్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం కార్మిక నాయకులు వీ కొండలరావు అధ్యక్షతన జరిగింది. ఎఐటియుసి జిల్లా కన్వీనర్ కె.రాంబాబు ప్రసంగించారు. యూనియన్ గౌరవ అధ్యక్షులుగా తాటిపాక మధు, అధ్యక్షులుగా వై.నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా కె. వెంకటేష్, జి.జగదీష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బై.నాగబాబు, సహాయ కార్యదర్శిగా రోశయ్య, వి.రాహుల్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎఐటియుసి నేత కొండ్రపు రాంబాబు, కోశాధికారిగా ఇ.చంద్రశేఖర్ మరో 9 మంది సభ్యులుగా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు

పూర్తి స్థాయిలో ధాన్యం కొనగోళ్లు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్

జిల్లాలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ లో పూర్తి స్థాయి కి ధాన్యం కొనుగోల లక్ష్యమని , జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంనకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయి లో 4,55,846 మెట్రిక్ టన్నుల ధాన్యం పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఇకెవైసి చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటే తేజా, జి.జనార్ధన రావు, ఆదర్శ రైతులు ఎం.నరసింహారావు, డి. రామకృష్ణ, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పౌరసేవల సామర్థ్యం పెంచుకోవాలి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్

రెవెన్యూ అనుబంధ ప్రభుత్వ కార్యక్రమాలు, పౌర సేవలు అందించే సామర్థ్యం మరింతగా పెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ డివిజన్, మండల స్థాయి అధికారులతో రెవెన్యూ, స్వమిత్వ, ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ, సేవలు - మ్యుటేషన్, ధాన్యం సేకరణ పై డి ఆర్ వో తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

తొలగించిన ఓటర్ల జాబితా పరిశీలన

ప్రజాశక్తి-గోపాలపురం

ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు నియోజకవర్గం రిజిస్ట్రేషన్ అధికారి టిఇఎం.రాజు తెలిపారు.శుక్రవారం గోపాలపురంలో ఓట్ల జాబితాలో పేర్లు తొలగింపు సక్రమంగా ఉందో లేదో తెలుసుకునేందుకు నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. తొలగించిన ప్రతి ఓటు ను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామని ఓటు తొలగింపునకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు అభ్యంతరం తెలియజేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట డిప్యూటీ తహశీల్దార్ కష్ణ, విఆర్ఒలు లక్ష్మి ,శ్రీను, మురళీకష్ణ ఉన్నారు.


పనులను పరిశీలిస్తున్న కమిషనర్

రూ.32 కోట్లతో పాఠశాలల్లో వసతుల కల్పన

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్

రూ.32 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్.నాగ నరసింహారావు చెప్పారు. శుక్రవారం ఆయన సాలిపేట, విముక్తి కాలనీ, శంతనపురి కాలనీ ప్రాంతాలలో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న వివిధ పాఠశాలల అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాడు- నేడు పథకంతో పాటు స్మార్ట్ సిటీ నిధులను కూడా ఖర్చు చేసి ఆర్వో ప్లాంట్లు, ఫర్నిచర్ సహా సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. నిర్మాణంలో ఉన్న పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేపట్టిన పనులు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా దృష్టి సారించాలన్నారు.

రహదారి ఇలా.. పిహెచ్‌సికి వెళ్లేదెలా..

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్

సామర్లకోట మండలం వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వెళ్ళడానికి మండలంలోని 18 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో చాలా లోతుగా గోతులు తవ్వి వదిలేసారు. గోతుల్లో వాహనదారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేట్లపాలెం పిహెచ్‌సికి వెళ్ళే మండల పరిధిలో ప్రజలు ఈ గోతుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడక తప్పడం లేదు. ముఖ్యంగా వైద్యం కోసం వచ్చే రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయితీ, మండల పరిషత్ అధికారుల దృష్టికి తెచ్చినా సమస్య అలాగే ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. పాడైన రహదారిని తక్షణమే నిర్మించి పిహెచ్‌సికి వచ్చే ఇతర గ్రామాల ప్రజలకు, వేట్లపాలెం గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని వేట్లపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై మండల ఆర్‌డబ్ల్యూ ఎస్ ఎ.ఈ పద్మరూపను వివరణ కోరగా సమస్య తమ దృష్టికి వచ్చిందని, బడ్జెట్ లేకపోయినా ఎంపీ వంగా గీత ఆదేశాలతో రెండు రోజుల్లో కల్వర్టు నిర్మాణం పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు.


వేట్లపాలెం పిహెచ్‌సి వద్ద తవ్వి వదిలేసిన గోతులు


గొయ్యి దాటేందుకు వాహనదారుని అవస్థలు


కొండెవరం సర్పంచ్ చెక్ పవర్ పునరుద్ధరణ

ప్రజాశక్తి -యు. కొత్తపల్లి

కొండెవరం పంచాయతీ సర్పంచ్ వేమగిరి చెల్లాయమ్మ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇటీవల అధికారులు ఆమె చెక్ పవర్ రద్దు చేయడాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆమె చెక్ పవర్‌ను పునరుద్ధరించాలని ఆదేశించింది. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ చెల్లాయమ్మ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తాను అవినీతికి పాల్పడకపోయినా అధికార పార్టీ కావాలనే తనపై అవినీతి ఆరోపణలు చేసి చెక్ పవర్ రద్దు చేయించారన్నారు. తాను హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయం గెలిచిందని ఆమె తెలిపారు. పార్టీలకు అతీతంగా 900 ఓట్ల మెజార్టీతో తనను గెలిపించారని, దళిత సర్పంచ్‌ను కావడంతో కక్ష పూరితంగా తనపై నిందలు మోపుతున్నారన్నారు చేశారు. తాను ఎటువంటి అవినీతికీ పాల్పడలేదని హైకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. చెక్కు పవర్‌ను వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. గతంలో గ్రామంలో సచివాలయాన్ని హోమ్ మంత్రి ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకు తాళాలు వేసే ఉన్నాయన్నారు. అనంతరం కేక్ కట్ చేసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వేమగిరి రాంబాబు, గాది రాజబాబు, ఎంపిటిసి, గ్రామస్తులు పాల్గొన్నారు.


కోర్టు ఆదేశాలను చూపుతున్న సర్పంచ్

యానాం వార్తలు


సత్తిబాబును సత్కరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎపి కాంగ్రెస్ నేతలతో సత్తిబాబు భేటీ

ప్రజాశక్తి - యానాం

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్రం మంత్రి మల్లిపూడి పల్లంరాజును కాకినాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యానాం కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాడి సత్యనారాయణ (సత్తిబాబు) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లాడి సత్తిబాబుని పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో, పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. ఇటీవలే మల్లాడి సత్తిబాబు తన కేడర్‌తో కలిసి పుదుచ్చేరిలో పిసిసి అధ్యక్షుడు వైద్యలింగం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజ్, ఎపి మైనార్టీ సెల్ మహిళా అధ్యక్షురాలు పద్మజ, యానాం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్దాని దినేష్, సిహెచ్.మణికుమార్, తుళ్లూరు రాజు, మల్లాడి వీరాస్వామి, దున్నా చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న బ్రాంచ్ మేనేజర్ అశోక్ కుమార్

ఖాతాదారులకు మెరుగైన సేవలు

ప్రజాశక్తి - యానాం

యానాంలోని ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకు సభ్యులు (ఖాతాదారుల)కు మరింత మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకటసుబ్బయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక బ్యాంకు ఆవరణలో ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే రెండవ అతిపెద్ద సొసైటీగా ఉందన్నారు. సుమారు రూ.530 కోట్లు లిక్విడ్ ఫండ్స్ ఉండగా, రూ.1900 కోట్లు డిపాజిట్లు ఉన్నట్టు తెలిపారు. తమ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై 9.5 శాతం అత్యధిక వడ్డీ, సేవింగ్స్ ఖాతాల్లో రోజువారీ నిల్వలపై 6.50 శాతం వడ్డీ ఇస్తున్నట్టు తెలిపారు. సొసైటీ చైర్మన్ పి.ఆర్.వి.పి.ఎస్.రాజు మాట్లాడుతూ తమ సొసైటీ 5 రాష్ట్రాలలో 42 శాఖలతో మల్టీ స్టేట్ సొసైటీగా ఉన్నట్టు తెలిపారు. సొసైటీ పటిష్టంగా ఉందని, మరింతగా బలోపేతం కావడానికి సభ్యులు సహకారం అందించాని కోరారు. డైరెక్టర్ జె.సత్యనారాయణ మాట్లాడుతూ సొసైటీ ఏర్పడి 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27 వసంతంలో అడుగుపెట్టినట్టు తెలిపారు. ముందుగా సభకు యానాం బ్రాంచి మేనేజర్ కాశి అశోక్ కుమార్ ఆహ్వానం పలికారు. సభలో పారిశ్రామిక వేత్త ఈలప్రోలు విష్ణువర్ధనరావు, విశ్రాంత పరిపాలనాధికారి నామాడి అప్పారావు, జనమిత్ర ఎడిటర్ పొనుగుమట్ల విష్ణుమూర్తి, న్యాయవాది మాజేటి నటరాజ్ ప్రసంగించారు.

కలకలలాడిన ఆలయాలు

ప్రజాశక్తి - యానాం

శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని రెండో శుక్రవారం సందర్భంగా యానాం లోని వివిధ ఆలయాలకు యాత్రికులు పోటెత్తారు. స్థానిక లక్ష్మీ గణపతి ఆలయం, శివాలయం, లలితాదేవి ఆలయం, గోపాల్ నగర్ శారదాదేవి, రామరాజు గార్డెన్‌లో ఉన్న ధనలక్ష్మి కళ్యాణ లక్ష్మి ఆలయాలు కిటకిటలాడాయి. ఆయా ఆలయాల్లో అమ్మవార్లను అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. పూజలు చేసి భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు.


దినోత్సవంలో పాల్గొన్న క్రీడాకారులు, సాయి స్పోర్ట్స్ సభ్యులు

ఘనంగా జాతీయ క్రీడాదినోత్సవం

ప్రజాశక్తి - యానాం

స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యానంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడాదినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 23 నుంచి 25 వరకు వివిధ కార్యక్రమాలను 7 పిక్స్, లెగ్ క్రికెట్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్ పోటీలను, వెటరన్స్‌కు వాకింగ్ పోటీలు నిర్వహించిన్నట్లు నిర్వాహకులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, భగత్సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ గ్రూపులుగా విడదీసి పోటీలను నిర్వహించగా సుభాష్ చంద్రబోస్ గ్రూపు మేజర్ ధ్యానంద్ ట్రోఫీని కైవసం చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి నల్లం నాగేశ్వరరావు, సెంటర్ ఇన్‌ఛార్జి జి.లింగేశ్వరరావు పాల్గొన్నారు.